


గర్భిణికి తప్పని డోలీ కష్టాలు

ప్రజాశక్తి- అనంతగిరి: గర్భిణీలకు డోలీ కష్టాలు మన్యంలో వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత 8 నెలల క్రితం మండలంలోని పిన్నకోట పంచాయతీ పరిధి బలగరువు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో డోలీ రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ, అది ఎక్కడా అమలు కాలేదు. మండలంలోని పిన్నకోట పంచాయతీ పరిధి పందిరివలస గ్రామానికి చెందిన డిప్పల. రాములమ్మ పురిటి నొప్పులతో బుధవారం ఉదయం తెల్లవారున బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు అటవీ ఎగువ ప్రాంతం నుండి దిగువ బొర్రాపల్లేం మెయిన్ రోడ్డు ఆరు కిలోమీటర్లు చేర్చి అక్కడ నుంచి పిన్నకోట ప్రభుత్వ ఆసుపత్రికి తొమ్మిది కిలోమీటర్లు గర్భిణీని వైద్యం కోసం తరలించారు.



తరలిస్తున్న కుటుంబ సభ్యులు

కదం తొక్కిన కార్మికులు

-కార్మిక హక్కులు కాలరాస్తే సహించం

-4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

-సార్వత్రిక సమ్మె విజయవంతం

ప్రజాశక్తి-పాడేరు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తోందని, కార్మిక హక్కులను కాల రాస్తే సహించ బోమని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస హెచ్చరించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికుల హక్కులు, చట్టాల రక్షణకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం పాడేరులో వివిధ రంగాల కార్మికులు కదం తొక్కారు. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన కార్మికులు పట్టణంలోని సాయిబాబా గుడి నుండి మెయిన్ రోడ్, పాత బస్టాండ్, మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా గుడి నుంచి. అనంతరం ఐటీడీఏ ఎదురుగా కార్మికులతో కలిసి సభ జరిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కార్మికులకు ఎటువంటి హక్కులు, చట్టాలు లేకుండా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు. కార్మిక వర్గాల హక్కులను హరించే ఈ లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు కార్మికుల సమిష్టి పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధి కరణ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని,. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ. నాయకులు. సాయి శంకర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి లింగేరి.సుందరరావు, మేడికల్ హెల్త్ ప్రధాన కార్యదర్శి. నాగరాజు, అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి. బాగ్యలక్ష్మి, చిన్నారి, ఆశ యూనియన్ నాయకులు దశమ్మ, పంచాయతీ కార్మికులు అప్పారావు, అర్జున్, కోపరేటప్ బాంక్ కార్మికులు అప్పలనాయుడు, మెడికల్, సెక్యూరిటీ కార్మికులు, జాతీయ కాఫీ రైతుల సంఘం నాయకులు పాలికి లక్కు, గిరిజన సంఘం నాయకులు. బొజ్జన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జీవన్, కార్తిక్, వరహాలు,చిన్నారవు పాల్గొన్నారు.



పాడేరులో ర్యాలీ చేపడుతున్న నాయకులు, కార్మికులు

పాడేరు టౌన్: పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా టెంపుల్ నుంచి మెయిన్ బజార్, పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్, సినిమా హాల్ సెంటర్ మీదుగా ఐటిడిఎ గేటు వరకు కార్మికులు ర్యాలీని నిర్వహించి గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, కార్మిక సంఘాల నాయకులు చిన్నయ్యపడాల్, సుందరరావు, లక్కు, నాగరాజు, బొజ్జన్న, భాగ్యలక్ష్మి, చిన్నారి, దాసమ్మ, అర్జున్, దామోదర, రత్నాలమ్మ, మాధురి పాల్గొన్నారు.

రంపచోడవరం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా రంపచోడవరంలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడారు.కార్యక్రమంలో సిఐటియు రంపచోడవరం అధ్యక్ష, కార్యదర్శులు చెల్లాయమ్మ, రామలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు తీగల శ్రీను, రైతు కూలి సంఘం నాయకులు సంగీత, సిఐటియు నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



రంపచోడవరంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్

ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం

ప్రజాశక్తి -పాడేరు: ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) పథకంలో భాగంగా మేఘాలయ రాష్ట్రానికి చెందిన 30 మంది రైతులు, మహిళ లీడ్ రైతులు, ఫీల్డ్ కోఆర్డినేటర్ల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 రోజుల పర్యటనకు బుధవారం విచ్చేశారు. ఈ పర్యటనను రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అనుభవాత్మక శిక్షణ అందిస్తున్నారు. మేఘాలయ నుండి వచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న ప్రకృతి అనుసంధాన వ్యవసాయ పద్ధతులపై ఆకర్షితులై, తమ రాష్ట్రంలో కూడా వీటిని అనుసరించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్‌లిహుడ్స్ సొసైటీ, ఆర్‌వైఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించారు.

జిల్లాలో రెడ్ క్రాస్ శాశ్వత భవనానికి వినతి



వినతిపత్రాన్ని ఇస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి-పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత భవనం నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని గవర్నర్ సమక్షంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వైడి రామారావు కు అల్లూరి జిల్లా బృందం వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో తుమ్మనపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆరవ వార్షిక సర్వసభ్య సమావేశానికి జిల్లా బందం హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఏజెన్సీలో సీజనల్ వ్యాధుల పట్ల, సికెన్ సెల్ ఎనీమియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి మీ ఇంటికి మీ డాక్టర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రజలకు అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రక్తపు నిలువలు పెంచి ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఎంతగానో కషి చేస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ గంగరాజు ప్రధాన కార్యదర్శి జి గౌరీ శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, కోశాధికారి సూర్యారావు, సభ్యులు సంజీవరావు,రవి,శ్రీనివాస్, ప్రసాద్, విజయలక్ష్మి, కృపారావు, సుబ్రహ్మణ్యం జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

-ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవనకృష్ణ

ప్రజాశక్తి-పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలోని విద్యాసంస్థలలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవనకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రతి హాస్టల్స్‌లో తాగడానికి, స్నానంకు హిట్ వాటర్ ఏర్పాటు చేయాలనీ, పూర్తి స్థాయి నోటు పుస్తకాలు ఇవ్వాలన్నారు. టీచర్లను నియమించాలని, గురుకుల బాలికల కళాశాలలో అన్ని సబ్జెక్ట్ గ్రూపులను ఆప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్స్‌లలో హెల్త్ వర్కర్లను నియమించాలని, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె.కార్తీక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యా విధానాలను విమర్శించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ నేడు అదే బాటలో అడుగులు వేస్తున్నారన్నారు. ఉన్నత విద్యా మండలి గతంలో చేసిన నిర్ణయానికి అనుగుణంగా డిగ్రీలో డ్యూయల్ మేజర్ కొనసాగించాలని డిమాండ్ చేసారు. విద్యార్థి చదువుకు తగ్గట్టుగా ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్ చేస్తున్న సందర్భంలో స్టైఫండ్ ఇచ్చే విధంగా సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్ చేస్తున్న ప్రాంతాలలో విద్యార్థులకు భద్రత ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అఫ్‌లైన్ పద్ధతిన డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి.చిన్నారావు, డి.చందు, విద్యార్థులు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జీవనకృష్ణ

రహదారుల నిర్మాణాలు వేగవంతం చేయండి : జెసి

ప్రజాశక్తి -జి.మాడుగుల: రహదారుల నిర్మాణాలు శర వేగంగా పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ ఆదేశించారు. బుధవారం జి.మాడుగల మండలంలో పర్యటించి వివిద పనులను పరిశీలించారు. మండలంలో రూ. నాలుగు కోట్ల నలభై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న తారు రోడ్ల పనులను బుధవారం తనిఖీ చేసారు. రహదారుల నిర్మాణాలలో తగిన నాణ్యతలు పాటించాలని ఆదేశించారు. ఈనెలాఖరు నాటికి రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. జాతీయ గ్రామణ ఉపాధి హామీ పథకంలో పాలకొండ నుండి రూడబయలు గ్రామం వరకు రూ. కోటి 20 లక్షలు లక్షలతో 2.5 కిల్లో మీటర్ల తారు రోడ్డు రోడ్డు, కోరాపల్లి నుండి పెద కొండ గ్రామం రోడ్డు పనులు, పెద కొత్తూరు నుండి సారుబయలు రోడ్డు పనులు, కుడ్డంగి జంక్షన్ నుండి మునికర్ల తోగు గ్రామం రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్య వేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ జి.డేవిడ్ రాజు, ఎఇఇ బి.దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్ సుభద్ర చిత్రంలో విశాఖ, అల్లూరి జిల్లాల కలెక్టర్లు



నిరసన తెలుపుతున్న సిపిఎం అనంతగిరి జెడ్‌పిటిసి గంగరాజు, సహచర జెడ్‌పిటిసిలు

హైడ్రోపై ముందుకెళ్లొద్దు

- ఆ ప్రాజెక్టుల ఏర్పాటుతో గిరిజనులకు, ప్రజలకు తీవ్ర నష్టం
- జెడ్‌పి సర్వసభ్య సమావేశంలో గళమెత్తిన సిపిఎం జెడ్‌పిటిసి గంగరాజు
- ఆయనతో గొంతు కలిపిన సహచర జెడ్‌పిటిసిలు
- ప్రాజెక్టుల అనుమతుల రద్దు కోసం తీర్మానం : చైర్‌పర్సన్ సుభద్ర
- విద్య, వైద్య రంగ సమస్యలపై చర్చ

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జెడ్‌పి సమావేశ మందిరంలో వాడివేడిగా సాగింది. హైడ్రో పవర్ ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ నడిచింది. ఆ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే అల్లూరి జిల్లాలోని గిరిజనులతో పాటు అనకాపల్లి, విశాఖ జిల్లాల వాసులకూ తీవ్ర నష్టం జరుగనుందని సిపిఎం అనంతగిరి జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు తెలిపారు. ఆ ప్రాజెక్టులకు అనుమతులిస్తూ జారీ చేసిన జిఒ 51ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తీర్మానం కోసం పట్టుబట్టారు. ఆయన గళానికి సహచర జెడ్‌పిటిసిల గళమూ తోడైంది. దీంతో జెడ్‌పి చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్పందిస్తూ ప్రాజెక్టుల అనుమతులు రద్దు కోసం తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అల్లూరి కలెక్టర్ ఎఎస్.దినేష్‌కుమార్ సమాధానమిస్తూ అన్ని విషయాలనూ పరిగణలోకి తీసుకొని గ్రామసభలు నిర్వహించి, తీర్మానాలు చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యలపైనా చర్చ సాగింది. వైసిపి సభ్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

సమావేశం ఎలా నడిచిందంటే..

జెడ్‌పి చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విశాఖ, అనకాపల్లి, ఎఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, విజయకృష్ణన్, దినేష్‌కుమార్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారా యణమూర్తి, రేగం మత్స్యలింగం, డిసిసిబి ఛైర్మన్ కోన తాతారావుతో పాటు జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు హాజరయ్యారు. అయితే సమావేశానికి వచ్చిన వైసిపి జెడ్‌పిటిసిలు 22 మంది సమావేశాన్ని తొలుత బహిష్కరించారు. దీంతో కోరం సరిపోలేదు. కోరం సరిపోయే వరకు వేచి ఉండి జెడ్‌పి ఛైర్‌పర్సన్ సమావేశాన్ని ప్రారంభించారు. ముందుగా వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, ఇంజినీరింగ్ తదితర శాఖలపై చర్చ, సమీక్ష నిర్వహించారు.

అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో అదానీ, నవయుగ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన హైడ్రోపవర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని, ఈ మేరకు పరిషత్ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 30న జిఒ 51ని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో మూడు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిందన్నారు. స్థానిక ఆదివాసీలను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించి నిర్ణయాలు చేయరాదన్నారు. తక్షణం ఆ జిఒను వెనక్కి తీసుకొని, ప్రయివేటు కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు పోడియం వద్ద నిరసన తెలిపి చైర్‌పర్సన్ సుభద్రకు వినతిపత్రం కూడా సమర్పించారు. ఆదివాసీలు నీటి అవసరాల కోసం అక్కడి వాగుల మీదనే ఆధారపడతారని చెప్పారు. ప్రాజెక్టు కోసం వాగుల నుంచి నీటిని తరలించడంతో మానవ హక్కులకు భంగం కలుగుతుందన్నారు. అనంతగిరి మండలంలోని చిట్టెంపాడు, గుజ్జెలి ప్రాంతాలలో గ్రామసభల అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ సర్వేలను నిలుపుదల చేయాలన్నారు. అనకాపల్లి జిల్లాలోకి వచ్చే రైవాడ జలాశయంపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టునూ గంగరాజు వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన నాయకులు కార్పొరేట్ సంస్థలకు దాసోహం పలకడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని పున్న పరిశీలన చేయకుండా అదే అదానీ కంపెనీకి తిరిగి దాసోహం పలకడం గర్హనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలల నిర్వహణ దారుణంగా ఉందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, తక్షణం ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

ప్రజలకు అధికారులు మెరుగైన సేవలందించాలి

అధికారులు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుంచి కెజిహెచ్‌కు వచ్చే రోగులకు సరైన సదుపాయాలు కల్పించాలని జెడ్‌పి చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైద్యాధికారులు కోరారు. సభ ప్రారంభమైన వెంటనే స్థాయి సంఘ సమావేశాలు, సర్వ సభ్య సమావేశాలు వేరు వేరుగా నిర్వహించాలని పలువురు సభ్యులు కోరగా వేరు వేరుగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ స్థాయిసంఘ సమావేశాల్లో ఆమోదం పొందిన అంశాలను సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టాలని సూచించారు. వ్యవసాయంపై సమీక్షలో ఉచిత విత్తనాలు అందించాలని, విత్తనాలు ఎంపిక , అన్నదాత సుఖీభవ, క్రాప్‌ఇన్సూరెన్స్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బండారు, పలువురు సభ్యులు అధికారులను కోరారు. రైతులందరికీ సరిపడా విత్తనాలు ఉన్నాయని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖాధికారి వివరించారు. గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ సర్వే కొనసాగుతుందా, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలపాలని సభ్యులు కోరగా దీనికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ రీ సర్వే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నారాయణమూర్తి, ఉపముఖ్య కార్యనిర్వాహణాధికారి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

జెడ్‌పి ఛైర్‌పర్సన్ తీరు మారకుంటే 'అవిశ్వాసం' పెడతాం

సమావేశాన్ని బహిష్కరించిన వైసిపి రోలుగుంట జెడ్‌పిటిసి పోతల శ్రీను, చీడికాడ జెడ్‌పిటిసి లాలం జానకిరామ్, మునగపాక జెడ్‌పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, చోడవరం జెడ్‌పిటిసి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర తమ పార్టీకి చెందిన వారేనని, తామంతా ఎన్నుకుంటేనే ఆమె ఆ స్థానంలో కూర్చున్నారని చెప్పారు. అయితే కొన్ని మాసాలుగా ఆమె జెడ్‌పిటిసి సభ్యులుగా తమకు వస్తున్న అభివృద్ధి నిధులను మంజూరు కాకుండా, ఖర్చు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అదే సందర్భంలో కొందరికి నిధులు సమకూరుస్తూ వారి ప్రాంతాలలో పనులు జరిగేలా చూస్తున్నారని తెలిపారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. రెండేళ్లుగా తమకు గౌరవ వేతనం కూడా చెల్లించటం లేదన్నారు. వెంటనే మార్పు రావాలని అలా కాకపోతే ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా తాము వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.

కార్పొరేట్ కంపెనీ వ్యవసాయాన్ని నిషేధించండి

సిపిఎం మండల కమిటీ

ప్రజాశక్తి - వి.ఆర్.పురం: గత సంవత్సరం బాండ్ పొగాకు సాగు పేరుతో 'గుడ్ ఫ్రై పిలిప్స్' అనే కంపెనీ పొగాకు రైతులను నమ్మించి నట్టేట మంచిదని ఎక్కువ పెట్టుబడి పెట్టించి చివరకు తేమ, రంగు వంకతో రేటులో కోతలు కోసిందని సిపిఎం మండల కమిటి అభిప్రాయపడింది. బుధవారం రేఖపల్లి సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా కమిటి సభ్యులు సోయం చినబాబు, మండల కార్యదర్శి పులి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ అర్ధరూపాయి పెట్టుబడి లేకుండా వారికి ఇష్టం వచ్చిన నిబంధనలు పెట్టి రైతులను ఎక్కువ పెట్టుబడి పెట్టించి చివరకు కంపెనీ వారే కొనేవిధంగా పొగాకు తలలు విరిపించి కంపెనీ యజమానులే మద్దతు ధర నిర్ణయించడం ఎంతవరకు సబబు అన్నారు. నేడు మళ్ళీ బాండ్ మీటింగులు అంటూ రెడీ అయ్యారని మండిపడ్డారు. రైతులను ఎంత పొగాకు వేస్తారో బాండ్ ఇవ్వమని అడుగుతున్న కంపెనీ ప్రతినిధులు కంపెనీ వారే ముందు ఎంత రేటుకు పంట కొంటారో చెప్పి రైతులకు బాండ్ రాసివ్వాలని డిమాండ్ చేశారు. కసాకు (పిలక) తీయడం వల్ల వందలాది మంది కూలీలకు పని కల్పించవచ్చు. కానీ కంపెనీ వాళ్లు పిలక రాకుండా ఉండే రసాయనాలను రైతులతో పిచికారి చేయించి కూలీ లేకుండా చేస్తున్నారని ఆ రసాయన మందు వాడడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకర రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆ మందు వాడడానికి ప్రభుత్వ అనుమతి వీరికి ఉందా అని ప్రశ్నించారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి అనుమతే లేదని కంపెనీ షరతులను ససేమిరా ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. గిరిజన చట్టాలకు విరుద్ధంగా రైతులను నష్టపరిచే కార్పొరేట్ కంపెనీలను ఏజెన్సీలో కొనసాగనీయమన్నారు. సమావేశంలో ఎంపిపి కారం లక్ష్మి, ఎంపిటిసి పూనం ప్రదీప్‌కుమార్ సర్పంచులు వెట్టిలక్ష్మి, మారయ్య, భూబమ్మ, మండలనాయకులు పోడియం శ్రీరామమూర్తి, కారం సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సోయం చినబాబు, పులి సంతోష్‌కుమార్

కోయ భాష వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి

ప్రజాశక్తి - చింతూరు : గ్రామీణప్రాంతంలో ఆదివాసి విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధన నేర్పిస్తున్న కోయ భాషా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలనీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సీసం సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఐటిడిఎ పిఒకి భాషా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కనీస వేతనం చెల్లించాలని సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ పాఠశాలల్లో మాతృభాష వాలంటీర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భాషా వాలంటీర్లను కొనసాగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చిందని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని కోరారు. కోయ భాషవాలంటీర్స్ మడకం దారమ్మ, వెంకటేష్, కుమారి తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన గోదావరి నీటిమట్టం

ప్రజాశక్తి - చింతూరు : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద నీరు మళ్లీ గోదావరిలో కలిసింది. భద్రాచలం వద్ద బుధవారం గోదావరి నీటిమట్టం 19 అడుగుల నుండి 22.40 అడుగులకు చేరింది. శబరి, సీలేరు నదుల్లో కూడా స్వల్పంగా నేటి మట్టం పెరుగుతూ వస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో 43 అడుగుల చేరితే హెచ్చరిక జారీ చేస్తారు. నీటి సామర్థ్యం 9.32.288 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యే అవకాశం ఉంది. శబరి సీలేరు నదుల ఎగపోటు లేకపోవడంతో గోదావరిలో నీరు వేగంగా దిగువకు ప్రవహిస్తోంది.

పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ



మారేడుమిల్లిలో మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీనివాస విశ్వనాథ్

ప్రజాశక్తి - మారేడుమిల్లి : పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచికపై నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ తరగతులు విజయవంతమయ్యాయని ఎంపిడిఒ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఎంపిడిఒ తెలిపారు. పంచాయతీరాజ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖాధికారులకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ, నిర్వహణ విషయంలో సమగ్ర అవగాహన ఉండాలన్నారు. వ్యవసాయాధికారి వెంకటేశ్వరావు, గ్రామీణ నీటిపారుదల ఇంజనీర్ నారాయణరావు, ఉపాధి పథకం అదనపు ప్రొగ్రాం అధికారి మణి తదితరులు పాల్గొన్నారు.

రాజవొమ్మంగి : పంచాయతీ పురోగతి సూచికపై ఎంపిడిఒ కార్యాలయం వద్ద పలు శాఖాధికారులు సచివాలయ సిబ్బందితో ఎంపిడిఒ లోకుల యాదగిరిశ్వరరావు ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ, తహశీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ పంచాయతీలు అభివృద్ధి వైపు పయనించేలా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా 2030 నాటికి 50 శాతం పురోగతి సాధించాలని. 2047కి యాక్షన్ ప్లాన్ ప్రకారం లక్ష్యాలు సాధించేందుకు ఈ శిక్షణ దోహద పడుతుందన్నారు.

కార్మిక సమ్మె విజయవంతం



అరకులోయలో ర్యాలీ చేపడుతున్న కార్మికులు



ముంచంగిపుట్టులో మానవహారం



డుంబ్రిగుడలో నినాదాలు చేస్తున్న కార్మికులు, నేతలు



హుకుంపేటలో మానవహారం



జి.మాడుగులలో జోరున వర్షంలోనూ ర్యాలీ చేపడుతున్న కార్మికులు



అనంతగిరిలో మానవహారం

ప్రజాశక్తి-అరకులోయ: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకూ పోరాటం ఆగదని సిఐటియు జిల్లా కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్త కార్మిక వర్గాల సార్వత్రిక సమ్మెలో భాగంగా అరకు లోయలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా వి.ఉమామహేశ్వర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులు హక్కులు కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు. ఆ కోడ్లు అమలు జరిగితే కార్మికుల బతుకులు ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల దేవ్ మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనాలు రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భగత్ రాం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రామారావు, బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రతినిధి అరుణ్ కుమార్, కాఫీ కార్మికుల సంఘం నేత సర్పంచ్ చిన్నబాబు, వివిధ సంఘాల నాయకులు రామన్న, బుజ్జిబాబు, రాజు, మ్యూజియం వర్కర్స్ నాయకుడు రాంబాబు, రాజు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాగమ్మ, మగ్గన్న పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల సమ్మెలో అంగన్వాడి కార్మికులు, ఆశ కార్యకర్తలు, వివోలు, టూరిజం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోడ్ల జంక్షన్ నుంచి బిఎస్ఎన్ఎల్ టవర్ మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చాపరాయి జలపాతం మూతబడింది. మహిళ శ్రామిక సంఘం జిల్లా నాయకులు వి విజయ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ బి పోతురాజు మాట్లాడుతూ లేబర్ కోడ్ విధానం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పి.సురేష్ కుమార్, సత్యనారాయణ, అంగన్వాడి సంఘం మండల అధ్యక్షురాలు కె కొండమ్మ, వివోఏ సంఘ అధ్యక్షుడు భాస్కరరావు, ఆశా అధ్యక్షురాలు సన్నమ్మ పాల్గొన్నారు.

హుకుంపేట: సిఐటీయూ మండల నాయకులు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన సమ్మె విజయవంతంగా ముగిసింది. సిఐటీయూ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా కామయ్యపేట జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో కార్మికులు మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకులు లక్ష్మణ్, హైమావతి, కృష్ణారావు, అప్పల కొండ పడాల్, కిల్లో రామారావు, గన్నేరు పుట్టు మాజీ సర్పంచ్ లక్ష్మి ప్రమీల, అప్పల కొండమ్మ పాల్గొన్నారు.

అనంతగిరి: అనంతగిరిలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ, మానహారం నిర్వహించారు. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ,. కాఫీ ప్లాంటేషన్, డమ్ముకు, సుంకరమెట్ట వ్యూ పాయింట్లులు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కిల్లో మొస్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కళావతి, గిరిజన సంఘం నాయకులు సోమెల. నాగులు, కొర్రా. లక్ష్మీ, చిలకమ్మ, .సుమిత్ర, మహేష్, ఐకేపీ యూనియన్ నాయకులు హరి, వసంత, చిన్న, .గంగులు, యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దేముడు పాల్గొన్నారు.

ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో సిఐటియు మండల కార్యదర్శి శంకర్రావు ఆధ్వర్యంలో స్థానిక జెడ్పి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం తెలిపారు. ఈ సమ్మెలో కొర్రా శంకర్ రావు, ఎస్.ఈశ్వరి, లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రినాధ్ పాల్గొన్నారు.

జీకేవీధి: మండల కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి బుజ్జి బాబు, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

జి.మాడుగుల: స్థానిక రామాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా తహసిల్దారు ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి దీనబంధు మాట్లాడుతూ, వివోఏల మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మన్న పడాల్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు వరహాలమ్మ, మోదకొండమ్మ, ఆశ యూనియన్ నాయకులు ఈశ్వరమ్మ, మండల నాయకులు మహేష్, దేవి, నాయుడు, మత్స్యలింగం పాల్గొన్నారు.



సీలేరులో ర్యాలీలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు, సిఐటియు నాయకులు

వి.ఆర్.పురం: రేకపల్లి కూడలిలో సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకురాలు సున్నం రంగమ్మ, కార్యదర్శి రాజేశ్వరి పలు యూనియన్లు పాల్గొన్నాయి. సిపిఎం జిల్లా కమిటి సభ్యులు సోయం చినబాబు, మండల కార్యదర్శి పులి సంతోష్‌కుమార్, గిరిజనసంఘ నాయకులు పూనం ప్రదీప్ కుమార్, పులి బుజ్జి, సిపిఎం నేతలు పాల్గొన్నారు.

సీలేరు: జికె వీధి మండలం సీలేరు సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘ నాయకులు కార్మికులు సీలేరు సిఐటియు కార్యాలయం వద్ద ర్యాలీ ప్రారంభించి మెయిన్‌రోడ్డు నుంచి ఎపి జెన్కో కార్యాలయంనకు చేరుకుని వినతిపత్రం అందించారు. సర్పంచ్ పాంగిదుర్గో, వైసిపి నాయకులు మద్దతు తెలిపారు.



ఎటపాకలో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

ఎపి జెన్‌కో విద్యుత్ ఉద్యోగుల నిరసన
అఖిల భారత ట్రేడ్ యూనియన్ల ఫెడరేషన్లు తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి సంఘీభావంగా ఎపి జెన్కో విద్యుత్ ఉద్యోగులు భోజనం విరామ సమయంలో ఎపి జెన్కో ఎస్ఇ సివిల్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఎపి జెన్కో జెఎసి చైర్మన్ వై సత్తిబాబు కన్వీనర్ దార్రాజు జెన్‌కో ఇఇ రాజేంద్రప్రసాద్‌కు డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు.

చింతూరు : మండల కేంద్రంలో ప్రజా సంఘాలు, యుటిఎఫ్ గిరిజన సంఘం మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌లో సభ నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పండా కృష్ణయ్య గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్, సిఐటియూ మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్ మాట్లాడారు. అనంతరం చింతూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి మొట్టుమ్ రాజయ్య, అధ్యక్షులు కారం నాగేశ్వరావు, కారం సుబ్బారావు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

రాజవొమ్మంగి: రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్ అండ్‌బి అతిథిగృహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, ప్రజా సంఘాల మండల నాయకులు శ్రీను, సూరిబాబు వెంకటలక్ష్మి, సింగిరెడ్డి అచ్చారావ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మారేడుమిల్లి: సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ నుంచి ఎంపిడిఒ కార్యాలయం వరకు ర్యాలీ, పోలీస్‌స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు. పాత ఎంపిడిఒ కార్యాలయం వద్ద బహిరంగ సభలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి, సత్యనారా యణరెడ్డి, రాజన్నదొర మాట్లాడారు. పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎటపాక: సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఐవి, సిఐటియు మండల అధ్యక్షులు హరనాథ్, సిఐటియు నాయకులు డేగల మాధవరావు, తోట శ్రీను, సిపిఎం నాయకులు పులుసు బాలకృష్ణ , ఆకిశెట్టి రాము, పొడియం రత్తమ్మ, సోయం వీరమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

కొయ్యూరు: సిఐటియు ఆధ్వర్యంలో కొయ్యూరులో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొయ్యూరు ఎంపిడిఒ కార్యాలయ ఆవరణ జంక్షన్‌లో మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు సూరిబాబు పలు సంఘాల నాయకులుపాల్గొన్నారు.

కూనవరం : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యం 400 మందితో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు సిఐటియు మండల కార్యదర్శి కొమరం పెంటయ్య, జిల్లా నాయకురాలు రాజేశ్వరి, సిఐటిఐ నాయకురాలు సున్నం రంగమ్మ, పాయం సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మేకల నాగేశ్వరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.



చింతూరులో సమ్మెలో పాల్గొన్న కార్మికులు



వి.ఆర్.పురంలో ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు, సిపిఎం నాయకులు



రాజవొమ్మంగిలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు



మారేడుమిల్లిలో నిర్వహిస్తున్న మానవహారం



కొయ్యూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు



కూనవరంలో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ



రక్తపరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

విద్యార్థులకు వైద్యపరీక్షలు

ప్రజాశక్తి - విఆర్‌పురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ ఎస్.సాయిరమణ అధ్యక్షతన డాక్టర్ అనిల్‌కుమార్ విద్యార్థులకు రక్తపరీక్షలు నిర్వహించారు. మలేరియాటెస్ట్, రక్తహీనతస్థాయి తెలుసుకోవడా నికి హెచ్‌బి పరీక్షలు నిర్వహించారు సాధారణంగా బాలికలకు12 శాతం, బాలురుకు 13 శాతం రక్తస్థాయి ఉండాలని తెలియజేశారు, తక్కువ రక్తస్థాయి ఉన్నవారికి పౌష్టికాహారం, ఐరన్, విటమిన్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చిన్నబాబు, కాంట్రాక్ట్ అధ్యాపకులు శివప్రసాద్, అతిధి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీషదేవి

అందరి సమన్వయంతో సంస్థాగత ఎన్నికలు
- ఎమ్మెల్యే శిరీషదేవి

ప్రజాశక్తి - రంపచోడవరం : టిడిపి సంస్థాగత ఎన్నికలు త్వరలో అందరి సమన్వయంతో జరుగుతాయని ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి తెలిపారు. నియోజకవర్గ టిడిపి సంస్థాగత ఎన్నికలపై స్థానిక ప్రైవేట్ ఫంక్షన్‌హాలులో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషదేవి మాట్లాడుతూ ఈ నెల 15న అడ్డతీగల మండలంలో టిడిపి అధ్యక్ష ఎన్నిక, 16న గంగవరం మండలం పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించిన అందరికీ సముచిత స్థానం కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. సమావేశానికి రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్‌యాదవ్, మాజీ శాసనసభ్యులు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాలు రమేష్, వంతల రాజేశ్వరి, జిసిసి డైరెక్టర్ గొర్లె సునీత, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, ఎఎంసి చైర్మన్ లోతా లక్ష్మణరావు, కరకా వెంకటరమణ, శివాజీ 11 మండలాల టిడిపి అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, జమాల్‌ఖాన్, సొసైటీసభ్యులు, నియోజకవర్గ ఎన్నికల సంస్థాగత ఎన్నికల పరిశీలకులు కొత్త వెంకటేశ్వరరావు, ముడి నారాయణస్వామి పాల్గొన్నారు.

భారీ వృక్షం తొలగింపు

ప్రజాశక్తి - మారేడుమిల్లి: మండలంలోని పుల్లంగి పంచాయతీ గుంపెనగండి, గుంద్రాతి గ్రామాల్లో వర్షాల కారణంగా భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ జార్జిబాబు గ్రామస్తుల సహకారంతో భారీ వృక్షాలను తొలగించారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ జార్జిబాబు పంచాయతీ సెక్రెటరీ కిషోర్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, వెటర్నరీ అధికారి గాంధీ లింగారెడ్డి పాల్గొన్నారు.



చెట్టు తొలగించిన దృశ్యం

వరదలపై ఎన్‌డిఆర్‌ఎఫ్ టీం మాక్‌డ్రిల్

ప్రజాశక్తి - విఆర్‌పురం: చింతూరు డివిజన్‌లో గోదావరి - శబరి వరదలు వస్తే ఎలా ఎదుర్కోనాలనే విషయమై బుధవారం ఎన్ డి ఆర్ఎఫ్ టీం విఆర్‌పురం మండలం చింతరేగుపల్లి గ్రామంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. దీనిద్వారా వరదల సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించారు. చింతూరు అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి జగన్నాథరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్‌తో శబరి బ్రిడ్జి కూనవరం చింతూరు శబరిబ్రిడ్జి పరిశీలించారు. అనంతరం ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి కొన్ని సూచనలూ అందించారు. విఆర్‌పురం మండలంలోని రేఖాపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు. చింతూరు ఐటిడిఎ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ 8121729228, 9490026397 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చున్నారు. ఈ నంబర్లు 24/7 అందుబాటులో ఉంటాయని పిఒ తెలిపారు. రిలీఫ్‌సెంటర్స్ ఏర్పాట్లు, వాటిలో ఉండవలసిన కనీస సౌకర్యాలు, అడ్వాన్స్ స్టాక్ బియ్యం స్టాక్స్ పాయింట్‌లో ఏర్పాటు, అన్ని ఎస్‌హెచ్‌సి అండ్ సబ్‌సెంటర్‌లో అత్యవసరం సమయంలో ఉండవలసిన మందులు, అంబులెన్స్, రిలీఫ్ సెంటర్స్‌లో ఇప్పటికే హ్యాండ్ బోర్స్ ఏర్పాటు వంటి అంశాల గురించి సమీక్షించడం జరుగుతుంది అని తెలిపారు. వాట్సప్ గవర్నెన్స్ కాంటాక్ట్ నెంబర్‌ను త్వరలోనే విడుదల చేయటం జరుగుతుందన్నారు.



ఎన్‌డిఆర్‌ఎఫ్ టీం సభ్యులు

అక్రమాలకు పాల్పడిన ఉపాధిమేట్ తొలగింపు



మాట్లాడుతున్న ఎంపిడిఒ యాదగిరేశ్వరావు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఉపాధి మేట్‌ను శాశ్వతంగా విధుల నుండి తొలగించినటు ఎంపిడిఒ లోకుల యాదగిరేశ్వరరావు బుధవారం తెలిపారు. మండలంలోని కింద్ర పంచాయితి, ముంజవరపుపాడులో మేట్‌గా పనిచేస్తున్న కొనకం వరలక్ష్మికి ఉపాధి హామీ పనికి అదే గ్రామానికి చెందిన కాకరనాని తాతయ్యపేరు మీద పారంపాండ్ మంజూరైందని, ఈ పారంపాండ్ వర్కును స్థానిక మేట్ కొనకం వరలక్ష్మి గుట్టుచప్పుడు కాకుండ జెసిబి సహాయంతో ఫారంపాండ్ పని చేయడం జరిగినదని ఫిర్యాదు చేసారు. ఈ ఫారంపాండ్‌కు సంబంధించి ఉపాధిహామీ శ్రామికులు పనిచేయకుండా రూ 70వేలు ఉపాధిహామీ శ్రామికుల పేర్ల తో మస్టర్లు వేసి వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం ఎపిడి సత్యనారాయణ స్థానిక ఎపిఒ శ్రీనివాసరావు ముంజువరపుపాడులో విచారణ నిర్వహించారు. ఇది వాస్తవం అని గ్రామస్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్టు ఎంపిడిఒ తెలిపారు. సొమ్ము వసూలు చేసిన విషయం వాస్తవం అని తేలడంతో మేట్ ను శాశ్వతంగా విధుల నుండి తొలగించడమైనదని తెలిపారు. ఆయనపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశామన్నారు.

పోడు పట్టాలు పంపిణీ చేయాలి: సిపిఎం

ప్రజాశక్తి-అరకులోయ రూరల్: పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు మంజూరైన పట్టాలు తక్షణమే పంపిణీ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు డిమాండ్ చేశారు.బుధవారం అరకులోయ మండల కేంద్రంలోని ఆదివాసి గిరిజన సంఘం భవనంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో 10.11 డిఎల్ సిలో సుమారు 644 పోడు పట్టాలు మంజూరయ్యాయని నేటికి పంపిణీ చేయలేదని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న పోడు పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వం హయాంలో కొంతమందికి పోడు మరి కొందరికి ఇవ్వకపోవడంతో అర్హులైన గిరిజనులు,తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.దశాబ్దాల తరబడి పోడు పట్టాల హక్కు పత్రాల కోసం ఆదివాసీలు కళ్ల కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారన్నారు.గిరిజనులు కేవలం అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగించే వారు ఎక్కువ మంది ఉన్నారని, పోడు పట్టాలు లేక ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకంలో 50 రోజులు పని దినాలు వంటి పథకాలకు దూరమవుతున్నారన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు పట్టాల అంశం పై ప్రస్తావన లేదన్నారు.గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సర్వే చేసి 10.11 డిఎల్ సిలో 644 పోడు పట్టాలు మంజూరయ్యాయని, రైతులకు పంపిణీ చేస్తామని చెప్పి నేటి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయలేదన్నారు.తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వా అధికారులు స్పందించి పోడు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోడుపట్టా లబ్ధిదారులతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, కొర్ర మగ్గన్న కిల్లో జగన్నాధం, పాంగి రామన్న, గత్తుం బుజ్జిబాబు పాల్గొన్నారు.

చిన్నారులకు ఆధార్ నమోదు

ప్రజాశక్తి-పాడేరు టౌన్: ప్రతి చిన్నారి తప్పని సరిగా ఆధార్ నమోదు చేయాలని ఐటిడిఎ ఇంచార్జి పిఒ, జెసి డా.ఎంజె అభిషేక్ గౌడ్ ఆదేశించారు. బుధవారం ఐటిడిఎ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయం, ఐసిడిఎస్, పిఎంయు అధికారులతో చిన్నారులకు ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు జారీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలో 4765 మంది పిల్లలకు ఆధార్ కార్డులు, 3484 మందికి జనన ధృవీకరణ పత్రాలు లేవన్నారు. ఈనెలాఖరు లోగా ఆధార్ లేని చిన్నారులకు ఆధార్ జారీ చేయాలని సూచించారు. జనన ధృవీకరణ పత్రాలు జారీకి సచివాలయం కార్యదర్శి, విఆర్ఒ, ఆర్ఐ, తహశీల్దారులు సమన్వయంతో జనన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు.



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ రమేష్

విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసకావొద్దు

ప్రజాశక్తి - చింతూరు: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని చింతూరు సిఐ తెల్లం దుర్గా ప్రసాద్, ఎస్సై రమేష్ పిలుపునిచ్చారు. ఎర్రంపేటలోని ఎపి స్కూలు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని అవి వాడితే క్యాన్సర్ బారిన పడతారని తెలిపారు. పాఠశాల, కళాశాలలకు 100 మీటర్ల పరిధి వరకూ ప్రభుత్వం సేఫ్‌జోన్‌గా ప్రకటించిందన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. సందర్భంగా ఈగల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఎర్రంపేటలో పాన్ షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

సమాచారం లేకనే స్పందించలేకపోయాం
- చింతూరు అడిషనల్ ఎస్‌పి పంకజ్ కుమార్‌మీనా

ప్రజాశక్తి - ఎటపాక : పురుషోత్తపట్నంలోని భూముల వివాదంలో భద్రాచలం రామాలయ అధికారులకు, స్థానికులకు మధ్య మంగళవారం జరిగిన ఘటనపై ఎటపాక పోలీస్‌స్టేషన్లో చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్‌కుమార్‌మీనా బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాలయ అధికారులు పురుషోత్తపట్నం వెళ్లేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఎపి పోలీసులు సకాలంలో స్పందించలేకపోయారన్నారు. రామాలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో భద్రాచల రామాలయ అధికారులు పురుషోత్తపట్నంలో ఏదైనా చర్యలు తీసుకుంటే ముందస్తు సమాచారం స్థానిక ఎటపాక పోలీసులకు ఇస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్‌రాష్ట్ర మరియు సున్నితమైన ఈ అంశంలో స్థానిక పురుషోత్తపట్నం గ్రామస్తులు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి మసులుకోవాలని సూచించారు. ఎటపాక సిఐ కన్నపరాజు, ఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు.

మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి-పాడేరు టౌన్: పాఠశాలల్లో ఈనెల 10న పేరెంట్, టీచర్ల సమావేశాలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు టిడబ్ల్యూ డిడి ఎల్.రజని వెల్లడించారు. పాడేరు మండలం గుత్తులపుట్టు, పాడేరులోని తలారిసింగి తదితర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గురువారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్ వేడుకల ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ సూచనల మేరకు పాఠశాలల హెచ్ఎంల నేతృత్వంలో పిటిఎంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రానున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ విద్యాలయాల హెచ్ఎంలకు, ఉపాధ్యాయ సిబ్బందికి ముందుగానే ఆదేశించడం జరిగిందన్నారు.

హుకుంపేట: మండలంలోని ప్రభుత్వ, గిరిజన ఆశ్రమ పాఠశాల బాలురు 01లో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంతినిబి బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులందరూ ఉదయం 9 గంటలకు స్కూల్ ప్రాంగణానికి తప్పకుండా హాజరై, విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సిసి రోడ్లు లేక ఇక్కట్లు

ప్రజాశక్తి -సీలేరు: జీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ వలసగెడ్డలో సిసి రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన మండల నాయకుడు డొక్కుబాబు పంచాయితీ ఉప సర్పంచ్ మంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడుతూ నెల రోజులగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని, దీంతో గ్రామంలో వీధులన్నీ బురదమయంగా మారిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా సర్పంచ్, కార్యదర్శి స్పందించి సిసి రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.